క్లుప్తంగా

పెదకాకానిలో ఆరుగురు వలంటీర్ల రాజీనామా



పెదకాకాని: పెదకాకాని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఆరుగురు వలంటీర్లు తమ సేవలకు సోమవారం స్వస్తి పలికారు. ఇల్లా కోటేష్, కారసాల రవితేజ, కొంకి శ్రీవైష్ణవి, తాళ్ళూరి అఖిల, ఆరుమళ్ళ సంయుక్త, వరికుంట నాగేశ్వరమ్మలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈమేరకు మండల పరిషత్ కార్యాలయంలో పత్రాలను అందించారు.

స్వతంత్ర అభ్యర్థిగా బోయపాటి వెంకటరమణ

పెదకాకాని: గుంటూరు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పెదకాకానికి చెందిన బోయపాటి వెంకటరమణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సోమవారం పెదకాకానిలోని కార్యాలయంలో బోయపాటి మాట్లాడారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి పెదకాకాని నియోజకవర్గ సాధన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుగుబాటు అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో టీడీపీకి చూపిస్తానన్నారు.

మాధవరావుకు నియుక్త ఆచార్య ఎక్సలెన్స్ అవార్డు



గుంటూరు రూరల్: కళ్లం ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ పీఎల్ మాధవరావుకు నియుక్త ఆచార్య ఎక్స్ లెన్స్ అవార్డు -2023 వరించింది. ఈమేరకు చౌడవరం కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం సాయంత్రం ఆయనకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలో ఉపాధి కల్పనాధికారిగా పనిచేస్తున్న మాధవరావుకు అవార్డు లభించటం సంతోషంగా ఉందని డైరెక్టర్ డాక్టర్ ఎమ్ ఉమాశంకర్‌రెడ్డి అభినందించారు. అఖిల భారత సాంకేతిక మండలి ముఖ్య సమన్వయకర్త అధికారి డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నట్లు గ్రహీత మాధవరావు తెలిపారు. కళాశాల చైర్మన్ కళ్ళం మోహనరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎస్‌బీ రెడ్డి, తదితరులు అభినందించారు.

ఇంటర్ విద్యార్థినులకు అభినందన



పొన్నూరు: ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు వెల్లలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అభినందన సభ నిర్వహించారు.ఇంటర్ బైపీసీలో 903 మార్కులు సాధించిన మోతి అలేఖ్య, సీఈసీలో 519 మార్కులు సాధించిన ఎం వెంకటలక్ష్మీ, ఇంటర్ ప్రథమ ఏడాది సీఈసీలో 465 సాధించిన తోట జగదీశ్వరి ఉజ్వలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్ఎం. కిశోర్, గ్రామ సర్పంచ్ ఇక్కుర్తి మల్లికార్జునరావు, అధ్యాపకులు ఎం.ఎం. ఖుద్దూస్, కే. బాబురావు, పి. సుజన, శ్రీనివాసరావు, షహనాజ్,శాంతి రాజు, నాగ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిపై దాడి.. కేసు నమోదు

గుంటూరు ఈస్ట్: వ్యక్తిపై దాడి ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటీ అగ్రహారం 2వలైనులో షేక్ మస్తాన్‌వలి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం మస్తాన్‌వలి తన ఆటో అద్దాలు పగులగొట్టి ఉండటం గమనించాడు. తన ఆటో అద్దాలు ఎవరు పగులగొట్టారని కట్టా సతీష్‌ను ప్రశ్నించాడు. ఈవిషయంపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. కట్టా సతీష్ కర్రతో మస్తాన్‌వలిపై దాడిచేసి గాయపరిచాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనిల్‌కుమార్ కారుపై టీడీపీ నాయకుల దాడి

నెహ్రూనగర్: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్‌కుమార్ కారుపై టీడీపీకి చెందిన కొంత మంది నాయకులు దాడి చేశారు. సోమవారం అరండల్‌పేటలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో తన కుటుంబ సభ్యుల చికిత్స నిమిత్తం వెళ్లిన తన కారుపై అక్కడ కొంత మంది టీడీపీ గుండాలు దుర్భాషలాడుతూ, కారుపై దాడికి దిగారని అనిల్‌కుమార్ వాపోయారు. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వరికల్లు రవి

పట్నంబజారు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరుకు చెందిన వరికల్లు రవికుమార్‌ను వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ (వైఎస్సార్ టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

పదిలో...ప్రభుత్వ ప్రతిభ

అమ్మాయిలు అదుర్స్

చేబ్రోలు: పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో చేబ్రోలు మండలంలోని పలు పాఠశాలల వద్ద సందడి నెలకొంది. ఈ ఏడాది 603 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 459 మంది రాయగా 335 మంది ఉత్తీర్ణత సాధించారు.ప్రైవేటు పాఠశాలల్లో 144మందికి 138 మంది పాసైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. శేకూరు జడ్పీ హైస్కూల్‌కు చెందిన కె ఈశ్వరి 582 మార్కులు సాధించింది. వేజండ్ల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఎం విశాలక్షి 575 , ఎస్‌కే ఫాతీమున్నీసా 572 , టి దీవెన్ కుమార్ 570మార్కులు సాధించారు.

ప్రెసిడెన్సీ విద్యార్థినికి 590 ..

చేబ్రోలు ప్రెసిడెన్సీ హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ఎస్‌కే చాంధిని 590 మార్కులు, ఎస్‌కే సుహానా 582 మార్కులు, ఎం మనీశ్వని 570 మార్కులు సాధించారు.

ఫస్ట్ క్లాస్ గా పాసయ్యారు

పొన్నూరు: పది ఫలితాల్లో పొన్నూరు మండల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. నిడుబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 251 మంది పరీక్షలు రాయగా..వీరిలో 23 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారు. పి. సుహాన 574 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ శ్రేణిలో 117 మంది, ద్వితీయ శ్రేణిలో 45, తృతీయ శ్రేణిలో 14 మంది ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఫలితాలిలా ఉన్నాయి. నండూరులో 40 మందికి 33,. మాచవరం 63కు 60, దొప్పలపూడిలో 24 మందికి 21 మంది పాసయ్యారు.

ప్రైవేటు పాఠశాలల విజయభేరి

పట్టణంలోని శ్రీ వేద స్కూల్‌లో 594 మార్కులతో పి. ఆర్తిబెన్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సంస్థ డైరెక్టర్ అంబటి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ అంబటి ఏడుకొండలు అభినందించారు. అలాగే ఏపీ పబ్లిక్ స్కూల్ మేటి ఫలితాలను సాధించింది. పాఠశాలకు చెందిన రాహుల్ తేజ 588, పి.శేష పావని 587, ఆర్ తేజస్వి 581, వి. బాలసుబ్రహ్మణ్యం 580 మార్కులు సాధించారు. పాఠశాల డైరెక్టర్ కె. అనిల్ కుమార్ విద్యార్థులను అభినందించారు.



కె ఈశ్వరి (582)







ఎం విశాలక్షి (575), ఎస్‌కే ఫాతిమున్నీసా (572), టి దీవెన్ కుమార్ (570)



కూచిపూడి నిఖిత, తక్కెళ్లపాడు (574)



జొన్నల సిరివెన్నెల, నంబూరు (568)



ముగతవరపు రాజేశ్వరి, వెనిగండ్ల (560)

బాలికలదే హవా

పెదకాకాని: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. పెదకాకాని మండలంలో మొత్తం 604 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 84 గా నమోదైంది. మండలంలో తక్కెళ్ళపాడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన కూచిపూడి నిఖిత 574 మార్కులతో మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నంబూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన జొన్నల సిరివెన్నెల 568, వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ముగతవరపు రాజేశ్వరి 560 మార్కులతో రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో తక్కెళ్ళపాడు జిల్లా పరిషత్ పాఠశాల98.14 శాతంతో నిలిచింది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో నమోదైన ఉత్తీర్ణతశాతాన్ని పరిశీలిస్తే...నంబూరు శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ పాఠశాల 78.68, నంబూరు బాలికల పాఠశాల 90.9 , పెదకాకాని 73.38, వెనిగండ్ల 86.82, ఉప్పలపాడు 94.44, కొప్పురావూరు 91 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

పాఠశాలల్లో...

నుంచి 205 మంది రాయగా 203 మంది పాసయ్యారు. పెదకాకాని గీతాంజలి విద్యాలయానికి చెందిన పి రాజేశ్వరి 583 మార్కులు సాధించింది.

దుమ్ములేపిన ప్రభుత్వ పాఠశాలలు

ప్రత్తిపాడు: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు దుమ్మురేపాయి. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సర్కారు బడుల సత్తాను చాటారు. ప్రత్తిపాడు మండలంలో మొత్తం 374 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 316 మంది ఉత్తీర్ణులయ్యారు. మండలం 84.39 శాతం ఉత్తీర్ణతను సాధించింది. వంగిపురం హైస్కూల్ వంద శాతం పాసై అగ్రస్థానంలో నిలవగా, 63 శాతంతో తిక్కిరెడ్డిపాలెం ఉన్నతపాఠశాల చివర్లో నిలిచింది.

మార్కులే..మార్కులు

గొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి అభినవ్ 584 మార్కులతో మండల స్థాయిలో టాపర్ గా నిలిచాడు. యనమదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి షేక్ రెహానా 583, షేక్ నస్రీన్ 582 మార్కులతో రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ప్రత్తిపాడు హైస్కూల్ నుంచి గురుగూరి పూజ 580, వి. ఆకాంక్ష 575, షేక్ రుకాసన సోను 559 సాధించగా, యనమదల హైస్కూల్‌కు చెందిన బిఎస్ మధుమితకు 578 మార్కులు దక్కాయి. వంగిపురం హైస్కూల్ విద్యార్థి కె దర్శన్ 569, గొట్టిపాడు నుంచి బక్కా అక్షయ 576, పి లావణ్య 560, పాతమల్లాయపాలెం హైస్కూల్‌కు చెందిన బి. రమణారెడ్డి 569 మార్కులు సాధించారు.



అభినవ్ (584)



షేక్ రెహానా (583)



షేక్ నస్రీన్ (582)



జి. పూజ (580)



వి. ఆకాంక్ష (575)



బీఎన్ మధుమిత (578)



బి. అక్షయ (576)

వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా తాడిబోయిన

పెదకాకాని: వైఎస్సార్ సీపీ రాష్ట్ర బిసిసెల్ ప్రధాన కార్యదర్శిగా తాడిబోయిన వేణుగోపాలరావు నియమితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన నాయకులకు పలు హోదాలు దక్కాయి. వారిలో పెదకాకానికి చెందిన తాడిబోయిన వేణుగోపాలరావు రాష్ట్ర బిసిసెల్ ప్రధాన కార్యదర్శిగా అధిష్ఠానం ఎంపిక చేసింది. ప్రస్తుతం వేణుగోపాల్‌రావు పొన్నూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. నూతనంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర బిసిసెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తాడిబోయిన వేణుగోపాలరావు సోమవారం పొన్నూరు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళికృష్ణను కలిసి పుష్ప గుచ్ఛాన్ని అందించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా పనిచేయాలని పొన్నూరు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళికృష్ణ సూచించారు. వేణుగోపాల్‌ను అభినందించిన వారిలో వుయ్యూరు సతీష్‌రెడ్డి, భీమవరపు కృష్ణారెడ్డి, సుంకర నర్సిరెడ్డి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ భీమవరపు విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.



అంబటి మురళికృష్ణకు పుష్పగుచ్ఛం అందిస్తోన్న వేణుగోపాలరావు

మూడు నామినేషన్లు దాఖలు



నామినేషన్ దాఖలు చేస్తున్న పొన్నూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ

పొన్నూరు:సోమవారం పొన్నూరు నియోజకవర్గం నుంచి మూడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారిణి లక్ష్మీకుమారి తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. జై నేషనల్ పార్టీ నుంచి వరికుంట రోశయ్య, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి జక్కా రవీంద్రనాథ్ నామపత్రాలు అందజేశారని ఆర్వో తెలిపారు.

మత్తు పదార్థాలు కలిగిఉన్న వ్యక్తి అరెస్టు

పట్నంబజారు: గుంటూరు నగరంలో సోమవారం పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మ శేషయ్య గ్రౌండ్ సమీపంలోని ఆషాపూరి అనే టీస్టాల్ వద్ద రాజప్రహిత్ మహేంద్రసింగ్ అనే వ్యక్తి ఒక బ్యాగు పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. పక్కా సమాచారం అందుకున్న లాలాపేట పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ పి.దేవప్రభాకర్, సిబ్బందితో కలిసి దాడిచేశారు. మహేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతని బ్యాగులో ఆరు ప్యాకెట్లు మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 11 గ్రాముల బరువు గల మెతంఫెతామైన్ అనే మత్తు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్ నుంచి తన స్నేహితుల ద్వారా సరఫరా చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.



నాలుగో రోజు ..మూడు



ప్రత్తిపాడు: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగో రోజైన సోమవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన బెజ్జం నాగరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామపత్రాలు అందించారు. టీడీపీ తరఫున బూర్ల రామాంజనేయులు నామినేషన్ చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్ సోమవారం ఒక సెట్ నామినేషన్ వేశారు. ఈమేరకు పత్రాలను రిటర్నింగ్ అధికారి పి. శ్రీకర్‌కు అభ్యర్థులు అందజేశారు. ఈ నెల 24న నియోజకవర్గ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా బలసాని కిరణ్‌కుమార్ ప్రధాన నామినేషన్ వేయనున్నారు.

26లోగా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి

తాడేపల్లిరూరల్: మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రిసైడింగ్ అధికారులు, ఇతరులు ఫారం 12 అప్లికేషన్‌ను ఈనెల 26వ తేదీలోగా అందజేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజకుమారి కోరారు. సోమవారం మంగళగిరిలోని ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రిసైడింగ్ అధికారులు,ఇ తర పోలింగ్ అధికారులు, పోలీసులు, సెక్టార్ అధికారులు, బూత్ లెవల్ అధికారులు, డ్రైవర్లు, క్లీనర్లు, వీడియో గ్రాఫర్లు, బందోబస్తు కొరకు ఉత్తర్వులు అందుకున్న ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, మాజీ సర్వీస్ మెన్ ఇతర యూనిఫాం సర్వీస్‌ల వారు పనిచేస్తున్న జిల్లాలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు ఫారం 12 అప్లికేషన్‌లను(ఒకటి పార్లమెంట్‌కు, రెండోవది అసెంబ్లీకి) ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులు మరియు ఓటరు కార్డు ప్రతిని జతపరచి ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని, ఓటు వేయడానికి ఆఖరి తేది మే 8వ తేదీ అని, ఈ ఫెసిలిటేషన్ వివరాలను ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు, రాజకీయ పార్టీ ప్రతినిధులకు ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు ముందుగానే సమాచారం అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.


స్కిప్పింగ్‌లో బంగారు పతకాలు

గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో గుంటూరుకు చెందిన చిన్నారులు అండర్-10 విభాగంలో పలు పతకాలు సాధించారని బండి సాహితి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బండి అశోక్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజా మీనాక్షి, ప్రజ్ఞ, కారుణ్య, ధనుశ్రీలు బంగారు, కాంస్యత పతకాలు సాధించారన్నారు. వీరిని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాల్‌పురం రాము) తన కార్యాలయంలో అభినందించారన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యం

కొల్లిపర: గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. మండలంలోని తూములూరు-దావులూరు గ్రామ పొలిమేర డొంకకి ఎదురుగా ఉన్న రేపల్లె కాలువలో 40- 50 ఏళ్ల మధ్య వయస్కుడి మృత దేహాన్ని గుర్తించారు. మృతుడి కుడి చేతికి దారముతో పేనిన ఆరెంజ్ రంగు మణికట్టు బ్యాండ్, తెల్లటి ముత్యపు ఉంగరము, సాయి బాబా ఉంగరము ఉన్నాయని ఎస్ఐ ఆర్ రవీంద్రరెడ్డి తెలిపారు. సమాచారానికై కొల్లిపర,తెనాలి గ్రామీణ పోలీస్ ఠాణాను సంప్రదించాలని తెలిపారు.

జీజీహెచ్‌లో ప్రతిరోజూ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు



గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రతిరోజు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం జీజీహెచ్‌లోని 15వ నెంబర్ ఓపీలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ విభాగాన్ని డాక్టర్ కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు రోగులకు అందుబాటులో లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డీఎంఈ డాక్టర్ నరసింహం లు ప్రత్యేక చొరవ తీసుకుని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అందె కోటి వెంకటేశ్వరరావును నియమించారని చెప్పారు. ల్యాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు. ఈ విభాగం సోమ, బుధ, శుక్రవారాల్లో పనిచేస్తుందని, మిగిలిన రోజుల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ పని చేస్తుందని తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అందె కోటి వెంకటేశ్వరరావు, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బత్తులవెంకట సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి..

సేవ చేసే భాగ్యం కల్పించండి

- అంబటి మురళీ కృష్ణ అభ్యర్థన
- నంబూరు అంబేడ్కర్ నగర్ లో సహపంక్తి భోజనం..పల్లె నిద్ర
- నేటి నామినేషన్ కు తరలిరావాలంటూ పిలుపు

పెదకాకాని: త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని..తద్వారా సేవ చేసే భాగ్యం కల్పించాలంటూ పొన్నూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ ప్రజలను కోరారు.పెదకాకాని మండలం నంబూరులోని అంబేడ్కర్‌నగర్‌లో స్థానికులతో కలసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అంబటి మురళికృష్ణ మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు ప్రజల సమస్యలు తెలుసుకుని బజరంగ్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేశానన్నారు.కళ్ళజోళ్ళు, గుండె పరీక్షలు, శస్త్ర చికిత్సలు, జైపూర్ కాళ్లు, ట్రైసైకిళ్ళు గ్రామగ్రామాన పంపిణీ చేయడం జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీకి ఓటు వేసి ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని, అభ్యర్థించారు. అనంతరం అంబేడ్కర్‌నగర్‌లోని బత్తుల ఏసుపాదం ఇంటిలోనే బసచేసి నిద్రకు ఉపక్రమించారు. స్థానిక నాయకులు వుయ్యూరి సతీష్ రెడ్డి, మందాళ శివారెడ్డి, భీమవరపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, దాసరి నాగేశ్వరరావు, షేక్ అబ్దుల్ లతీఫ్, విజయలక్ష్మి,దాసరి శ్రీకాంత్, కొమెర రాజ్యలక్ష్మి, బత్తుల శాంతకుమారి,కోడూరి శామ్యేల్, నంబూరు వీరాచారి, బత్తుల కిరణ్ తదితరులు మురళీ కృష్ణ వెంట ఉన్నారు.



అంబేద్కర్‌నగర్‌లోనే నిద్రకు ఉపక్రమిస్తూ..

నామినేషన్ కు తరలిరండి

మంగళవారం ఉదయం 7:30 గంటలకు నంబూరులో సర్వమత ప్రార్థనల అనంతరం నామినేషన్ కార్యక్రమానికి అంబటి మురళీకృష్ణ బయలుదేరి వెళ్ళనున్నారు.ఈ నేపథ్యంలో నామపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబటి పిలుపునిచ్చారు.

బూర్ల...నామినేషన్ ర్యాలీ బోర్లా

- చప్పగా టీడీపీ అభ్యర్థి బూర్ల నామినేషన్
- ర్యాలీలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘనలు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు నామినేషన్ ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కరువయ్యింది. వేల సంఖ్యలో నామినేషన్ ర్యాలీకి తరలివస్తారని ఆశించిన బూర్లకు భంగపాటు తప్పలేదు. వేలమంది సంగతి అటుంచితే వందల్లో కూడా రాకపోవడంతో ర్యాలీ ఆద్యంతం పేలవంగా సాగింది. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక బిక్క ముఖంతో టీడీపీ అభ్యర్థిగా రామాంజనేయులు నామినేషన్ వేశారు. సోమవారం ప్రత్తిపాడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి ఆర్వో పి. శ్రీకర్ కు నామపత్రాలను అందించారు.

అడుగడుగునా ఉల్లంఘనలే..

టీడీపీ అభ్యర్థితో పాటు ఆ పార్టీ శ్రేణులు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారు. నామినేషన్ వేసే సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు పార్టీ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. కాన్వాయ్‌లో పరిమితికి మించి వాహనాలను వినియోగించారు. బాణాసంచాకు అనుమతి లేకున్నా అదేమీ పట్టించుకోకుండా టీడీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో ఐదుగురు మాత్రమే ఆర్వో కార్యాలయం లోనికి వెళ్లాలి. కానీ ఆ నిబంధనను బేఖాతరు చేశారు.



పాతమల్లాయపాలెం కూడలిలో జనం లేక వెలవెలబోతున్న రామాంజనేయులు నామినేషన్

మూడు కేసులు...

రూ. కోట్ల ఆస్తులు

బూర్ల రామాంజనేయుల వివరాలివీ...

ప్రత్తిపాడు: ముచ్చటగా మూడు కేసులు...స్థిర, చరాస్తులన్నీ కలిపి చూస్తే కోట్ల విలువచేసే సంపద...ఇవీ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూర్ల రామాంజనేయుల ఆర్థిక స్థితి. సోమవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ ప్రకారం..బూర్లకు, ఆయన సతీమణి చింతకుంట జయమ్మల పేర్లతో కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా రామాంజనేయులుపై మూడు కేసులు నమోదై ఉన్నాయి. 2024లో గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషనులో 143, 427 సెక్షన్ల కింద కేసు ఉంది. 2019లో కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషనులో మరో రెండు కేసులు ఆయనపై ఉన్నాయి.



పెట్రోలుకు టోకెన్లు.. మందుకు డబ్బులు

- టీడీపీ అభ్యర్థి నామినేషన్ లో కార్యకర్తలు, ప్రజలకు ఎర
- పూటుగా తాగారు.. తూగుతూ తన్నుకున్నారు
- టీడీపీ కార్యకర్తల చేష్టలపై సర్వత్రా పెదవివిరుపు

ప్రత్తిపాడు: తన నామినేషన్ కోసం వచ్చే కార్యకర్తలు, ప్రజలకు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు తనదైన శైలిలో ఎరవేశారు. వెంట వాహనాలతో వచ్చేవారికి ఉచితంగా పెట్రోలు, జేజేలు కొట్టేందుకు మద్యాన్ని పంపిణీ చేశారు. ఇది చాలక వచ్చినవారందరికీ డబ్బులిచ్చి ర్యాలీగా బయలుదేరారు. కారుకు రూ. 500, ద్విచక్రవాహనానికైతే రూ. 150 చొప్పున పెట్రోలు నింపారు. ఇందుకోసం ముందుగానే పార్టీ నాయకుల ద్వారా బంకుల వద్ద టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో స్థానిక పెట్రోలు బంకు వద్ద వందల ద్విచక్రవాహనాలు బారులు తీరాయి. అయితే ఒక దశలో ఆలస్యం కావడంతో ఆగ్రహానికి గురైన టీడీపీ, జనసేన శ్రేణులు టోకెన్లను చించి దుర్భాషలాడుతూ వెళ్లిపోయారు. అదేవిధంగా మద్యం కొనుక్కోవడానికి డబ్బుల్ని పంపిణీ చేశారు. మద్యం కావాల్సినవారిని ప్రత్తిపాడుకు తరలించారు. తీరా పూటుగా తాగి నడి రోడ్డుపై నానాయాగీ చేశారు. అలాగే గుంటూరు నగరం నుంచి తీసుకువచ్చిన కూలీలకు రూ. 550తో పాటు బిర్యానీ ఏర్పాటు చేయించారు. స్థానిక టీడీపీ కార్యాలయావరణలో ఏర్పాట్లు చేశారు. అయితే వచ్చినవారిలో సగం మంది తాయిలాలు అందుకున్న తర్వాత ర్యాలీలో పాల్గొనకుండా చల్లగా జారుకోవడం విశేషం.



టోకెన్లు పట్టుకుని ప్రత్తిపాడు పెట్రోలు బంకు వద్ద వేచి ఉన్న ద్వి చక్ర వాహనదారులు

గర్భిణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి

గుంటూరు మెడికల్: ప్రతి గర్భిణీకి తప్పనిసరిగా బీపీ పరీక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో సోమవారం ఎంఎల్‌హెచ్‌పీలకు కేర్ క్యాంపేనియన్ ప్రొగ్రామ్‌పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గర్భిణికి తప్పనిసరిగా బి.పి చూడాలని, ప్రమాదకర గర్భిణులను గుర్తించేందుకు వీలైనంత త్వరగా బీపీ, మధుమేహం, థైరాయిడ్, రక్తహీనత పరీక్షలు నిర్వహించాలన్నారు. తరచుగా వారి ఆరోగ్యంపై మెలకువగా ఉండాలని, హైరిస్క్ గర్భిణులను హెచ్ఐవీ, పి.హెచ్.ఎస్‌కు ట్యాగ్ చేసి కాన్పును పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా ఎస్‌డీసీ (సేఫ్ డెలివరీ క్యాలెండర్) ప్రదర్శించి కాన్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. కిశోర బాలికల పోషణ విషయంలో మెలకువలు తెలియజేసి, బహిష్టు సమయంలో పాటించవలసిన పరిశుభ్రతను తెలియజేయాలన్నారు. డాక్టర్ లక్ష్మీసుధా, డాక్టర్ గిరిధర్, భానుశ్రీ సిబ్బంది పాల్గొన్నారు.